
ప్రజాశక్తి

బుధవారం 8 అక్టోబర్ 2025 | 5 | విజయనగరం



ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

మంత్రి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్‌రెడ్డి



ప్రజాశక్తి - కంటోన్మెంట్

అందరి సహాయ సహకారాలతో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం విజయవంతమైందని రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తెలిపారు. పైడితల్లి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పండగ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన జిల్లా అధికారులకు, పోలీసు యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు, దేవాదాయశాఖ, మున్సిపల్ సిబ్బందికి, పూర్తిగా సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కనుల నిండుగా సిరిమాను పండగ



సిరిమానోత్సవాన్ని తిలకిస్తున్న అశేష జనం



- పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖా మంత్రి రాంనారాయణరెడ్డి
- అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
- పైడితల్లమ్మ దర్శనానికి పోటెత్తిన జనం..తొక్కిసలాట
- వర్షంతో గంట ఆలస్యంగా సిరిమాను ప్రారంభం

ప్రజాశక్తి - విజయనగరం టౌన్, కోట, కంటోన్మెంట్

ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పుగా భావించే పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. లక్షలది మంది తిలకించడంతో విజయనగరం పులకించిపోయింది. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కావాల్సిన సిరిమానోత్సవం భారీ వర్షం పడడంతో ఆలస్యంగా సుమారు 4.15 గంటలకు ప్రారంభమై సుమారు 5.50 గంటలకు ముగిసింది. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్‌పి ఎఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేధుమాధవన్ దగ్గరుండి పర్యవేక్షించారు. సంప్రదాయబద్ధంగా పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. సిరిమానుకు ముందు భాగంలో సంప్రదాయంగా పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవాని వల ఒకదాని తరువాత ఒకటి ముందుకు సాగాయి. సిరిమాను అమ్మవారి ఆలయం నుంచి కోట గుమ్మం వరకు మూడుసార్లు ఊరేగింది. జిల్లా నలుమూలలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా జనం జాతరకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భక్తులు పూలు, అరటి పండ్ల విసిరి, కొందరు కోళ్లను చూపి మొక్కులు చెల్లించు కున్నారు. ఈ వేడుకను భక్తజనం కనులారా తిలకించి పులకించారు.

సిరిమానోత్సవాన్ని పూసపాటి వంశీయులు, మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబీకులు, జిల్లా ఇంచార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారురాజు, పలువురు ప్రజాప్రతి నిధులు, కూటమి నాయకులు కోట పైనుంచి తిలకించారు. రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తమ కుటుంబ సభ్యులతో అర్బన్‌బ్యాంకు ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి తిలకించారు.

ఎక్కువ మంది ఆశీనులవ్వడం వల్లే: మంత్రి శ్రీనివాస్

సిరిమానోత్సవం జరుగుతున్న సమయంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆశీనులైన వేదిక కొద్దిగా ఒరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ సామర్ధ్యానికి మించి ఒకే సారి వేదికపైకి బొత్స అనుచరులు ఎక్కడం వలన స్టేజ్ ఒక్కసారిగా ఒరిగిందని అన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, సామర్ధ్యానికి మించి వేదికపైకి ఎక్కొద్దని రెవెన్యూ అధికారులు చెప్తున్నా బొత్స అనుచరులు వినిపించుకోలేదని పేర్కొన్నారు.

కూలిన బొత్స కుటుంబం కూర్చున్న వేదిక

అర్బన్ బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య కుటుంభ సభ్యులు కూర్చొని సిరిమానోత్సవాన్ని తిలకించారు. అయితే ఒక్క సారిగా వేదిక కూలిపోవడంతో కూర్చున్న వారికి పెద్ద ప్రమాదమేమి జరగలేదు. స్థానికంగా ఉన్న విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్‌కుమార్‌తో పాటు ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.



సిరిమాను రథం ముందు నడుస్తున్న మంత్రి, ఎంపి తదితరులు



అమ్మవారిని దర్శించుకుంటున్న అశోక్‌గజపతి కుటుంబీకులు

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

సిరిమానోత్సవం సందర్భంగా పైడితల్లి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ ధర్మకర్త, గోవా గవర్నర్ పి.అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, హోంశాఖ మంత్రి వి.అనిత, రాష్ట్రఎంఎస్ఎంఇ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ హరి జవహర్‌లాల్, జిల్లా జడ్జి బబిత తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కుటుంబీకులు, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున, సిఇఒ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.



దర్శణం కోసం క్యూలైన్‌లో ఉన్న భక్తులు

పోటెత్తిన భక్తులు

పైడితల్లి అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. అర్ధ రాత్రి నుంచి వేలాది మంది క్యూ కట్టారు. అటు కోట వరకు, ఇటు గంటస్తంభం వరకు క్యూలో గంటల తరబడి ఎండలో నిల్చొని దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులు ఘటాలు, కోళ్లు, మేకలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఇష్టమైన పులివేషాలతో భక్తులు అలరించారు. జాతరలో విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి.

9న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన : మంత్రి ఆనం

ప్రజాశక్తి-విజయనగరంటౌన్

ఈనెల 9న పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. గోవా గవర్నర్, మాన్సాస్ చైర్మెన్ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి చేతులమీదుగా ఈ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఆనం పట్టువస్త్రాలను సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం హోంశాఖా మంత్రి అనితతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ...:విజయనగరంలోని అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఉందని, సిరిమానోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను జరపడానికి కంకణం కట్టుకుందని తెలిపారు. పభుత్వం దేవాలయాలల్లో ప్రక్షాళన జరగాలని భావిస్తుందన్నారు 5523 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం అనే పథకం ద్వారా ప్రతి నెలా రూ.10 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విజయనగరం జిల్లాలో కూడా 112 దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల్ని మంజూరు చేశామన్నారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఏడు ఆలయాల్లో రూ.3.92కోట్లు మంజూరు చేసి పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయ పునః నిర్మాణ పనులను కోటి 80 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఇంకా అదనంగా నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వి.అనిత, రాష్ట్రఎంఎస్ఎంఇ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రులు ఆనం, అనిత



సిరిమానోత్సవాన్ని తిలకిస్తున్న బొత్స కుటుంబ సభ్యులు



సిరిమానోత్సవాన్ని పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్‌పి, ఆర్‌డిఒ

అధికారం ఉంటే అడ్డదారి దర్శనం

- సాధారణ భక్తులకు గగనం
- తీవ్ర ఇబ్బందులు పడ్డ సామాన్య జనం
- గంటలతరబడి క్యూలో నిరీక్షణ
- ఆ మూడు శాఖలకే విఐపి దర్శనాలు

ప్రజాశక్తి -విజయనగరం కంటోన్మెంట్, టౌన్

దేవుడు అందరికీ సమానమే... భక్తులంతా ఆ దేవుడిని పూజించడానికి వెళ్తారు. విఐపి లకు వేచి ఉండే సమయం ఉండదు కాబట్టి ప్రత్యేక కౌంటర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తారు. కానీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు అందుకు విరుద్ధంగా అధికారం..మూడు శాఖలకు చెందిన ఉద్యోగులు మాత్రమే విఐపి దర్శనంలో పైడితల్లమ్మను దర్శించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం మవుతున్నాయి. అమ్మవారి దర్శనానికి జిల్లా నలుమూలలతో పాటు సుమారు ఐదు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. వారందరికీ దర్శనం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ విఐపి పాస్‌లు విచ్చలవిడిగా జారీ చేయడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు పడ్డారు. విఐపి దర్శనం కోసం పైడి తల్లమ్మ గుడి గేటు ముందు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. విఐపి, వివిఐపిలను ఆ గేటు ద్వారా అమ్మవారి దర్శనం కోసం పోలీసులు రెవెన్యూ యంత్రాంగం లోపలకు అనుమతిస్తారు. అయితే అధికార పార్టీకి చెందిన సామాన్య వ్యక్తులకు సైతం విఐపి దర్శనానికి అనుమతి ఇవ్వడంతో అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు వేలాది మంది క్యూలైన్లలో నిల్చున్నారు. మంగళవారం ఉదయం నుంచి విఐపిల తాకిడి, గంటల తరబడి ప్రజాప్రతినిధులు దర్శనాలు చేసుకోవడం తో భక్తులకు క్యూలైన్లలో నిరీక్షణ తప్పలేదు. మరోవైపు రెవెన్యూ శాఖ సంబంధించి విఐపి కౌంటర్ విఆర్ఒ స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్, జిల్లా స్థాయి



అధికారుల వరకు అందర్నీ కుటుంబాలతో సహా విఐపి దర్శనానికి పంపడం ఌట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖ సంబంధించి కూడా హెచ్.సి, ఎస్.ఐ, సిఐ నుంచి డిఎస్‌పి స్థాయి వరకు వారితో పాటు వారి బంధువులకు సంబంధించిన వారికి కూడా విఐపి దర్శనం కోసం అనుమతిచ్చారు.ఎండోమెంట్ కు సంబంధించి సిబ్బంది నుంచి అధికారుల వరకు విఐపి గేటు ద్వారానే పంపించారు. కౌంటర్ ద్వారా పంపించారు ఈనేపథ్యంలో ఉదయం 11గంటల సమయంలో ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరగడం, దర్శనానికి అవకాశం లేకపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. దీంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు సొమ్మసిల్లిపోవడంతో తమ తోటివారు తాగునీరు అందించి,సేద తీర్చారు.

విఐపిలంటే కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష నాయకులు, జిల్లా జడ్జిలు,జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. వారికి మాత్రమే విఐపి దర్శనాలు కల్పిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా జరగడంతో రెవెన్యూ, పోలీస్ శాఖపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

డేటా ఆపరేటర్‌పోస్టులకు 13న ఇంటర్వ్యూలు

ప్రజాశక్తి-కంటోన్మెంట్

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈనెల 13న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఎ.పద్మజ తెలిపారు. ఆరోజు ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జిజి హెచ్ కాన్ఫరెన్స్ హాల్లో అర్హత ఆసక్తిగల అభ్యర్థులు హాజరు కావాలన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ, పిజిడిసిఎ చేసినవారు అర్హులని తెలిపారు. డిగ్రీ (75శాతం), పిజిడిసిఎ (25శాతం) మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://vizianagaram.ap.gov.in వెబ్‌సైట్ సందర్శించాలని తెలిపారు.

పని గంటల మార్పు అన్యాయం

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని

ప్రజాశక్తి - వేపాడ

కార్మికుల పని గంటలను మార్పు చేయడం అన్యాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యాక్షులు తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. మండలంలోని బొద్దాం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద మంగళవారం ఆశా కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఉద్ధరించడానికి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వాలు, పార్టీలు కార్పొరేట్లను ఉద్ధరిస్తున్నారే తప్ప మనకు ఒరిగేదేమీ లేదన్నారు. కార్పొరేట్లకు, పరిశ్రమల అధిపతులకు తలవగ్గి చట్టాల్లో మార్పులు చేస్తున్నారని అందులో భాగంగానే పని గంటల పెంపును ముందుకు తీసుకొచ్చారని చెప్పారు. కార్పొరేట్లు చెప్పినట్టు చట్టాల్లో మార్పులు తేవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పోరాడి సాధించుకున్న 8 గంటల హక్కును కూడా కాలరాయడం విచారకరమన్నారు. కార్మికుల శ్రమను దోచుకొనేందుకు కార్మిక చట్టాలను సవరించి లేబర్ కోడ్లు తీసుకురావడమే కాకుండా ఇప్పుడు పని గంటలు మార్చడం అంటే శ్రమను అంతా కార్పొరేట్లకు అప్పగించడమే అన్నారు. రాత్రి వేళల్లో కూడా మహిళలు పనిచేయాలని చట్టాల్లో మార్పు తెచ్చారంటే మహిళల పట్ల ఈ ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకు ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించడానికి పార్టీ పెట్టినట్లు చెప్పిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మూకుమ్మడిగా మోడీ భజన చేస్తున్నారన్నారు. మహిళలతో వెట్టిచాకిరి పనులు మానుకొని ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగులుగా గుర్తించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ఆశా వర్కర్లను యాప్‌ల పేరుతో గందరగోళానికి గురి చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. విశాఖలో జరగనున్న సిఐటియు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు పూర్వ జిల్లా కార్యదర్శి చల్లా జగన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.



ఆశా కార్యకర్తలతో మాట్లాడుతున్న తమ్మినేని సూర్యనారాయణ

జివికె ఆధ్వర్యాన అల్పాహారం పంపిణీ

ప్రజాశక్తి-విజయనగరంటౌన్

పైడితల్లమ్మ పండగ సందర్భంగా మంగళవారం మంగళవారం మధ్యాహ్నం భక్తులకు గురజాడ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సుమారు 4వేల మందికి అల్పాహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం కన్వీనర్ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు వై. శ్రీనివాసరావు , సిహెచ్ తిరుపతి నాయుడు, అల్లు శంకర్రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్, నాయకులు సోమేష్, డివైఎఫ్ఐ కన్వీనర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. మొదలైన వారు పాల్గొన్నారు. విజ్ఞాన కేంద్రం సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులకు అల్పాహారం అందజేశామని శ్రీనివాసరావు తెలిపారు.



అల్పాహారం ప్యాకెట్లు అందజేస్తున్న జివికె సభ్యులు

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి

ప్రజాశక్తి-కంటోన్మెంట్

శ్రీ రా మ ా య ణ ి చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి అన్నారు. మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి జిల్లా బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించారని తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించు కోవడం, ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. పిల్లలకు రామాయణం, మహాభారతం లాంటి గొప్ప గ్రంథాలను, వారికి అర్థమయ్యే భాషలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. బిసి హాస్టళ్ల విద్యార్థులకు ఇలాంటి పుస్తకాలను సరఫరా చేయాలని సూచించారు. ఇలాంటి గొప్ప గ్రంథాలను చదవడం ద్వారా మంచి చెడుల విచక్షణ కలుగుతుందని డిఆర్ఓ అన్నారు. మార్క్‌ఫెడ్ మేనేజరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామాయణాన్ని మొట్ట మొదటిగా సంస్కృతంలో పద్య రూపంలో లిఖించిన వారు మహర్షి వాల్మీకి అని అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి శ్రమ, పట్టుదల ముఖ్యమని ప్రపంచానికి తెలియజేసారని అన్నారు. కార్యక్రమం లో బిసి నాయకుడు గొలగాన రమేష్, జిల్లా బిసి సంక్షేమాధికారి జె.జ్యోతి, సిపిఒ బాలాజీ, బిసి నాయకులు విజయలక్ష్మి జిల్లా టూరిజం కల్చర్ అధికారి కుమారస్వామి, ఐసిడిఎస్ పీడీ విమాలారాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాణి, డివిజనల్ పౌరసంబంధాల అధికారి ఎస్.జానకమ్మ, బిసివసతిగృహ సంక్షేమాధికారులు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.



వాల్మీకి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధికారులు, సిబ్బంది

మున్సిపల్ సేవలు భేష్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

విజయ నగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండగకు నగరపాలక సంస్థ అందించిన సేవలు భేష్‌గా ఉన్నాయి. భక్తులకు తాగునీరు అందించడం లోను, సిరిమాను వెంట భక్తులు వేసే అరటిపండ్లు సిరిమాను వెంట ఉండి వెంట వెంటనే ఏరివేసి, రోడ్లను శుభ్రం చేసి, బ్లీచింగ్ జల్లి పరిశుభ్రంగా ఉంచడంలో నగర పాలక సంస్థ సేవలు మరువలేనివిగా ఉన్నాయి. సుమారు 900 మంది పారిశుధ్య కార్మికులను.వినియోగించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచారు. ఈ సందర్భంగా కమీషనర్ నల్లనయ్య కార్మికుల సేవలను అభినందించారు. పైడితల్లి అమ్మవారి పండగ విజయవంతంగా జరగడంలో మాకు సహకరించిన ప్రజలకు, కార్యాలయ ఉద్యోగులకు, ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.



రహదారులను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులు


సిరిమానోత్సవాన్ని తిలకిస్తున్న అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి


అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రి కొండపల్లి కుటుంబ సభ్యులు


అన్నదానం చేస్తున్న కలెక్టర్, డిఆర్‌ఓ తదితరులు


అమ్మవారిని దర్శించుకుంటున్న హరిజవహర్‌లాల్ దంపతులు


ఘటాలతో క్యూలైన్లో నిలబడిన యాత్రికులు

పైడితల్లమ్మ జాతర చిత్రమాలిక


అమ్మవారిని దర్శించుకుంటున్న కలెక్టర్ రామసుందర్‌రెడ్డి దంపతులు


నీరు తాగుతున్న సొమ్మసిల్లిన మహిళ


డిసిసిబి కార్యాలయం పై నుంచి తిలకిస్తున్న చైర్మన్ నాగార్జున, తదితరులు


సిరిమానోత్సవంలో ఐరావతం


సిరిమానోత్సవం ముందు సాగుతున్న బెస్తవాని వల


సిరిమాను ముందు సాగుతున్న అంజలి రథం


అమ్మవారిని దర్శించుకుంటున్న జిల్లా జడ్జి బబిత

వర్షాలకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి : ఎఒ


రైతులకు అవగాహన కల్పిస్తున్న ఎఒ

బొబ్బిలిరూరల్ : ఖరీఫ్ సీజన్‌లో పొట్ట వచ్చే దశలో వరి రైతులు వర్షాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఎఒ యం.శ్యాం సుందర్ తెలిపారు. మంగళవారం కాసిందొర వలస గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంట క్షేత్ర సందర్శన చేస్తూ మొన్న కురిసిన భారీ వర్షాలకు పొలాలలో నిలబడిన నీరును చిన్న చిన్న కాలువల ద్వారా బయటికి పంపిస్తూ మొక్క నిలబడడానికి అవసరమైన పొటాషిని ఎకరానికి 50 కేజీలు, యూరియా కలిపి వేసుకోవాలన్నారు. దీంతో వర్షాలు వల్ల దెబ్బతిన్న పంటలను రికవరీ చేసుకోవచ్చని తెలిపారు. మెగ్నీషియం, బోరాన్ లోపం వల్ల ఆకులు ఎర్రబడటం, కాయపూర్తిగా పగలకపోవడం లేదా మునిగిపోవడం వంటివి కనిపిస్తాయని, వీటి నివారణకు మెగ్నీషియం సల్ఫేట్, బోరాన్ కలిసి ఉన్న ఫార్ములా ఫోర్ అనే సూక్ష్మ పోషక పదార్థాలను లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాసిందొర వలస ఉద్యాన సహాయకులు చొక్కాకు అప్పలనాయుడు, రైతులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా పైడితల్లమ్మ పండగ


ఘటాలతో ఊరేగింపుగా వెళుతున్న మహిళలు

నెల్లిమర్ల: మండలంలోని సారిపల్లి గ్రామంలో వెలసిన పైడితల్లి అమ్మవారి జాతర మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజారి కిలారీ సతీష్, గ్రామ పెద్దలు భక్తులు గ్రామ పుర వీదుల్లో గటాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి ముక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర రోజు ఈ పండగ జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది.

విద్యుత్ వైర్లపై పడిన కొమ్మలు తొలగింపు

బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో సోమవారం వీచిన గాలులకు విద్యుత్ వైర్లపై కూలిన చెట్ల కొమ్మలను మంగళవారం విద్యుత్ శాఖధికారులు తొలగించారు. దిబ్బగుడివలస ఫీడర్ లైన్ వైర్లపై చెట్టు కొమ్మలు కూలడంతో కొమ్మలను తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు.

పోటీ పరీక్షల మెటీరియల్ వితరణ

బొబ్బిలి: పట్టణానికి చెందిన ఇల్లా దీపకాంతి పోటీ పరీక్షలకు చదవడంతో స్టడీ మెటీరియల్ కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు జెసి రాజు స్టడీ మెటీరియల్ కొనుగోలు చేసి మంగళవారం వితరణ చేశారు. పేద విద్యార్థులకు అండగా ఉండాలని కోరారు.

ఓన్ సోర్స్ రెవెన్యూపై శిక్షణ

శృంగవరపుకోట: మండలంలోని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లకి ఓన్ సోర్స్ రెవెన్యూ మీద స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఇఒపిఆర్‌డి లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్

బొబ్బిలి: స్థానిక రాజా కళాశాలలో బుధవారం నుంచి శుక్రవారం వరకు ఇస్రో ఆధ్వర్యంలో వరల్డ్ స్పేస్ వీక్ -2025 సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సిహెచ్ వీరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే బేబినాయన ప్రారంభిస్తారన్నారు. స్పేస్ వాక్ డిఎస్‌పి భవ్యరెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.

సిజెఐ పై దాడి దారుణం

నెల్లిమర్ల: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని వైసిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు ఖండించారు. మంగళవారం మొయిదలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేసిన లాయర్ రవి కిషోర్‌ను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ కార్మిక విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ధవళ లక్ష్మణరావు పాల్గొన్నారు.

బొబ్బిలి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడి మన న్యాయవ్యవస్థపై, రాజ్యాంగ స్ఫూర్తి పై జరిగిన దాడిగా భావించాలని కారుణ్య ఫౌండేషన్, రోటరీ జిల్లా చైర్మన్ జెసి రాజు అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సిజెఐపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్వేష చర్యలకు మనదేశంలో స్థానం లేదన్నారు.

నాగావళి నదిలోకి దూకిన వ్యక్తి గల్లంతు

వంగర: మండలంలోని ఋషింగి వద్ద నాగావళి నది వంతెన పైనుంచి నదిలో దూకి యువకుడు గల్లంతయిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన కల్లేపల్లి జగదీష్ (30) తన అత్తగారి గ్రామ మైన వంగర మండలంలోని మగ్గూరులో చేపలు కొనుక్కొని వాటిని అమ్మేందుకు వీరఘట్ట మండలం వైపు భార్య భర్తలు ఇద్దరూ కలిసి వెళ్లారు. తిరిగి ప్రయాణంలో సుమారు మూడున్నర గంటల సమయంలో ఋషింగి వంతెన వద్దకు వచ్చేసరికి వారి ఇద్దరి మధ్య చేపల వ్యాపారం కోసం ఘర్షణ జరిగింది. ఇంతలో జగదీష్ ద్విచక్ర వాహనాన్ని ఆపి వంతెన పైనుంచి నదిలోకి దూకడంతో గల్లంతయ్యాడు. అతని భార్య పార్వతి వంగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

బెల్ట్ షాపులను నిర్మూలించాలి

ప్రజాశక్తి - భోగాపురం

మండలంలోని ముంజేరులో అక్రమ మద్యం విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయని, గ్రామంలో సుమారు 30 వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని వాటిని వెంటనే అరికట్టాలని టిడిపి నాయకులు పిడుగు నాగరాజు (చందు), పాలపర్తి లక్ష్మణ, మధు గ్రామ కార్యదర్శి వి.రమణమ్మకు వినతి పత్రం అందజేశారు. మంగళవారం గ్రామ సర్పంచ్ పూడి నూకరాజు అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో మద్యం ఏరులై పారుతోందని, దానివల్ల గొడవలు, కుటుంబ కలహాలు ఎక్కువవుతున్నాయని యువకులు, టిడిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని విమర్శించారు. గ్రామంలో పెరుగుతున్న శునకాల బెడదను నిర్మూలించి, ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల మండల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య వాగ్వాదానికి దారితీసిన సిద్ధార్థ కాలనీ సమీపంలోని కాలువ నిర్మాణానికి సంబంధించిన తీర్మానాన్ని చెయ్యాలని జనసేన కార్యకర్తలు సర్పంచ్‌ని అడగగా, వార్డు మెంబర్లతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సర్పంచ్ నూకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పిడుగు సత్యం, మాజీ ఎంపిటిసి పిడుగు రాంబాబు, జోగారావు, పిడుగు శంకర్, లక్ష్మణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్నిస్తున్న టిడిపి నాయకులు

బాడంగి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2026-27ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనులు గుర్తింపు, అంచనాలు తయారు చేయడానికి మండలంలో మొదటి గ్రామ సభలు జరుగుతున్నాయని ఎపిఒ సాయిరాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ఇప్పటి వరకూ 9447 మందికి ఇకెవైసి చేశామన్నారు.

వేపాడ: వేపాడ గ్రామ సచివాలయంలో ఎంపిడిఒ సిహెచ్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకం మొదట విడత గ్రామ సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందడానికి అవసరమైన పనులను గుర్తించి ప్రణాళిక తయారు చేసి గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా పాలకవర్గం తీర్మానం చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజా ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్ అర్జునమ్మ, ఎంపిటిసి గంగ తల్లి, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వేపాడ: మండలంలోని 27 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులు గుర్తించడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఎపిఒ ఆదిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఈ సభల ద్వారా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.

ఎంఎస్ఎంఇ పార్కుకు మేం వ్యతిరేకం కాదు


ఎమ్మెల్సీ రఘురాజును ప్రశ్నిస్తున్న యువత

శృంగవరపుకోట: మండలంలోని జిందాల్ కర్మాగారం కోసం తీసుకున్న భూములలో ఎంఎస్ఎంఇ పార్క్ రావడానికి తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మూల బొడ్డవర గ్రామ పంచాయతీకి సంబంధించిన యువత మంగళవారం బొడ్డవర గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామసభలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, సర్పంచ్ మీనా, సెక్రెటరీ బంగారు నాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు చేస్తే ముందుగా గ్రామపంచాయతీ తీర్మానం తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక గ్రామ పెద్ద సాంబరాజు మాట్లాడుతూ జిందాల్ కంపెనీకి భూములు తీసుకున్నప్పుడే కంపెనీ రాదు ఈ ప్రాంత గిరిజనులు రైతులు మోసపోతారని చెప్పినను బలవంతంగా భూములను ఇప్పించి ఇప్పుడు కంపెనీకి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయాలంటూ గుంటకాడ నక్కల ఈ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. జిందాలకు భూములను ఏ షరతుల మీద ఇచ్చాం, వాటిని అమలు పరచకుండా ఎంఎస్ఎంఇ పార్కు నిర్మించొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ జరగని రీతిలో ఇక్కడ గ్రామసభ నిర్వహించారు. సిఐ పి.నారాయణమూర్తి, ఎస్ఐ చంద్రశేఖర్ సుమారు పదిమంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను రాజు, మురళి రాజు, గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సంఘం సేవా స్ఫూర్తి

కంటోన్మెంట్: సిరిమానోత్సవం సందర్భంగా జిల్లా రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో 1500 మందికి పైగా భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సంఘం సభ్యులు సామాజిక బాధ్యతతో పండగ రోజుల్లో భక్తులకు అన్నదానం చేయడం అత్యంత ప్రశంసనీయమన్నారు. వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు అందించడం రెవెన్యూ సిబ్బంది నిబద్ధతకు నిదర్శనమన్నారు. జిల్లా రెవెన్యూ సంఘ అధ్యక్షులు తాడి గోవింద్ మాట్లాడుతూ, 2017లో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్, అప్పటి ఆర్డీవో శ్రీనివాస్ మూర్తి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, కోవిడ్ సమయంలో రెండు సంవత్సరాలు మినహా నిరంతరంగా ఈ సేవ కొనసాగుతోందని వివరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా, రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల వేలాది మంది భక్తులకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి, రెవెన్యూ సంఘం రాష్ట్ర కార్యదర్శి బంగారు రాజు, జిల్లా కార్యదర్శి జోగినాయుడు, తెర్లాం తహశీల్దార్ హేమంత్ కుమార్ పాల్గొన్నారు.

మూడంచెల భద్రతతో భక్తులకు పాట్లు

విజయనగరం కోట : సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. అయితే దర్శనానికి గంటల తరబడి సమయం పట్టడంతో ఇబ్బందులు పడ్డారు. విఐపి పాస్‌లు ఎక్కువగా రెవెన్యూ, పోలీసు కుటుంబాలకు చెందిన వారికి ఇవ్వడం, గంటల తరబడి దర్శనాలు ఆలస్యం కావడంతో ఎండలో భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురైంది. ఉదయం 9గంటలకే పోలీసులు మూడంచెల భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేయడంతో లోపలకు వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. గుమ్చీ రోడ్డు, ఘోషా హాస్పిటల్ రోడ్డు, గంటస్తంభం రోడ్డు, గురజాడ ఇంటి వైపు రోడ్డు ఇలా నలుదిక్కులా మూడంచెల భద్రత ఏర్పాటుతో యాత్రికులు ఆమడ దూరం నుంచి సిరిమానును తిలకించేందుకు ఇబ్బంది పడ్డారు.

సకాలంలో తొలగించని బారికేడ్‌లు

సిరిమాను సంబరం పూర్తయిన తరువాత బారికేడ్లను పోలీసులు సకాలంలో తొలగించకపోవడంతో ఒక్కసారిగా జనం వాటిని తోసుకొని ముందుకు వెళ్లారు. దీంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అదే అదునుగా పలువురు చేతివాటం ప్రదర్శించారు. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో గందరగోళం నెలకొంది.

మాభూమి- మాకే ఇవ్వాలి

ప్రజాశక్తి- శృంగవరపుకోట

'మా భూములు మాకే ఇవ్వాలి' అని జిందాల్ బాధితులు బొడ్డవరలో మంగళవారం 109వ రోజు దీక్షలో పాల్గొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ కంపెనీ పేరుతో భూములు తీసుకొని కంపెనీ కట్టకుండా సేకరించిన భూమిని తెగనమ్మడానికి సిద్ధపడ్డ నేపథ్యంలో పేదల నుంచి సేకరించిన భూములను తిరిగి నిర్వాసితులకు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూములు ఇచ్చిన నిర్వాసితులకు తాటిపూడి రైతాంగానికి నష్టం చేసే జీవో నంబరు 14 వెంటనే రద్దు చేయాలని కోరారు. బొడ్డవర - తాటిపూడి రోడ్డును ఆనుకొని ఉన్న విలువైన భూములను జిందాల్ పరిశ్రమ పేరుతో దళిత, గిరిజనులను మాయ చేసి సేకరించారని ఆరోపించారు. పేదల భూమి పేదలకు ఇచ్చేవరకు దీర్ఘ కాలిక పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చల్లా జగన్, నిర్వాసితులు పాల్గొన్నారు.

స్వచ్ఛాంధ్ర అవార్డు గర్వకారణం

ప్రజాశక్తి - వేపాడ

తమ వసతి గృహానికి స్వచ్ఛాంధ్ర అవార్డు రావడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని మండలంలోని బక్కునాయుడుపేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహం ప్రిన్సిపల్ టి. జయశ్రీ అన్నారు. జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తమ వసతి గృహానికి ప్రథమ స్థానం దక్కిందన్నారు. అవార్డును మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ రాంనారాయణ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు డిసిఒ మాణిక్యం, వసతి గృహం సిబ్బంది అభినందనలు తెలిపారు.



వేపాడ: అవార్డు అందుకుంటున్న ప్రిన్సిపల్

ఎస్.కోట రైతు బజార్‌కు స్వచ్ఛ 'రైతు బజార్ అవార్డు'

శృంగవరపుకోట: జిల్లాలోని రైతు బజార్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో స్వచ్ఛ రైతు బజార్ అవార్డును ఎస్‌కోట రైతు బజార్‌కు మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారని ఎస్ కోట రైతు బజార్ ఎస్టేట్ అధికారి సంతోష్ తెలిపారు.

పిల్లల అభివృద్ధికి ప్రాధాన్యత

ప్రజాశక్తి- గంట్యాడ

ప్రతి తల్లీ పిల్లల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వాలని ఐసిడిఎస్ పిఒ ఉమాభారతి అన్నారు. మంగళవారం బోనంగి, కొట్టారుబిల్లి అంగన్వాడి కేంద్రాల్లో జరిగిన ఎనిమిదో రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలను తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలనే ఆహారంగా ఇవ్వాలని, ఆరు నెలల తర్వాత తల్లిపాలతో సహా అదనపు ఆహారం పండ్లు, పప్పు అన్నం క్యారెట్ గుజ్జులను పదార్థాలుగా తయారు చేసి తక్కువ మోతాదులో పెడుతూ నెమ్మదిగా పెంచాలని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో ఇస్తున్న జావా లడ్డు బిస్కెట్లు బాలామృతం వివిధ రకాల ఆహారాలను పెట్టాలని దీని వల్ల ఆరోగ్యం వంతులుగా ఉంటారని చెప్పారు. పుట్టిన వెంటనే టీకాలను సకాలంలో వేయించి ప్రతి నెలా బరువును ఎత్తును గుర్తించి పెరుగుదలను మెరుగుపరిచే విధంగా ఎఎన్ఎంలు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, ఎఎన్ఎంలు గ్రామస్తులు పాల్గొన్నారు.

జిఎస్‌టిపై అవగాహన

ప్రజాశక్తి - గుర్ల

గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం సూపర్ జిఎస్‌టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జిఎస్‌టిపై తగ్గించిన స్లాబ్ శాతాన్ని వివరించారు. తరువాత గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వై.శ్రీనివాసరావు, కామర్స్ అధ్యాపకులు ఆదిత్య, రమణ, ఎకనామిక్స్ అధ్యాపకులు రవి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఆధార్ శిబిరాలు

గజపతినగరం : జాతీయ పోస్టల్ వారోత్సవాలు సందర్భంగా గజపతినగరం సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పోస్టల్ ఇన్‌స్పెక్టర్ బి.ఉపేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 8,9 తేదీలలో సాయిగౌతమ్ పాఠశాలలో, 10,11 తేదీలలో సురేష్ పాఠశాలలో, 13,14 తేదీలలో గజపతినగరంలో ప్రత్యేకంగా ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొబైల్ నెంబర్ అప్డేట్, చిరునామా, పుట్టిన తేదీ మార్పు తదితర సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

కొత్తవలస: మండలంలో నేటి నుంచి నిర్వహించనున్న ఆధార్ కార్డుల అప్డేట్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎస్ కోట సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ వి. సతీష్ తెలిపారు. కొత్తవలస పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీలలో కొత్తవలస కే కోటపాడు రోడ్డులో ఉన్న ప్రగతి కళాశాల వద్ద, 10,11 తేదీలలో తుమ్మికాపల్లి వాగ్దేవి కళాశాల వద్ద ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

'స్కౌట్స్ అండ్ గైడ్స్'కు విద్యార్థులు ఎంపిక

ప్రజాశక్తి- బాడంగి

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ కోసం విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం దత్తి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 320 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా శారీరక సామర్థ్యం, క్రమశిక్షణ, నాయకత్వం, సహకార భావం వంటి అంశాల ఆధారంగా 64 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపిక ప్రక్రియను స్కౌట్ మాస్టర్ కొల్లి ఈశ్వరరావు గైడ్ కెప్టెన్ కర్రి ఉమామహేశ్వరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ 'స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ బాడంగి పాఠశాలకు మంజూరవటం ఈ ప్రాంతానికే గర్వకారణం అన్నారు. దీన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని ఇది విద్యార్థుల్లో సేవా గుణం, క్రమశిక్షణను, దేశభక్తిని పెంపొందిస్తుందని, ప్రతి విద్యార్థీ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవాగుణాన్ని చాటుకోవాలని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్థులకు త్వరలో ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించనున్నారని స్కౌట్ మాస్టర్ కొల్లి ఈశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.